# సాక్షి
## విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా

ఆదివారం । 28 । సెప్టెంబర్ । 2025






### డీఎస్సీ అభ్యర్థులకు సన్మానం

చిలకలపూడి: బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీకి ఉచిత శిక్షణ పొంది ఎంపికైన అభ్యర్థులను శనివారం కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ సత్కరించి నియామకపత్రాలు అందజేశారు.



### ఠాణాలో ఎస్పీ తనిఖీ

హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు శనివారం గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.



### సందడిగా బతుకమ్మ వేడుకలు

తిరువూరు: స్థానిక శ్రీ వాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో అలరించారు.

## న్యూస్‌రీల్

### రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం



గుడివాడటౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ మెన్ బాస్కెట్‌బాల్ టోర్నీని స్టేడియం కమిటీ వైస్ ప్రెసిడెంట్ యలవర్తి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీసి వారిని ప్రతిభావంతులను చేసేందుకు ఎన్టీఆర్ స్టేడియం అనేక క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ టోర్నీ కొనసాగుతుందన్నారు. 15 జిల్లాల నుంచి పలు జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని వివరించారు. విజేతలకు 29వ తేదీన బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి కె.రంగ ప్రసాద్, జీవితకాల సభ్యులు బొగ్గారపు తిరుపతయ్య, జి.వి.రాఘవేంద్రరావు, డి.రవికుమార్, వి.ఎల్.కె.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

### భక్తులకు పులిహోర పంపిణీ చేసిన ముస్లింలు



వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఇతర ప్రదేశాల నుంచి విచ్చేస్తున్న భక్తులకు రాష్ట్ర మైనార్టీ నేత ఎండీ మహమూద్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం పులిహోర పంపిణీ చేశారు. దశాబ్ద కాలంగా ప్రతి దసరా ఉత్సవాలు, భవానీ మాల విరమణ సమయంలో అమ్మవారి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు, చల్లని పానీయాలు, పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని మహమూద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఖాదర్, సయ్యద్ అమాలు, సయ్యద్ జిలానీ, దేవరా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

### కొనసాగుతున్న వైద్యుల నిరసన



మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల నిరసనలు రెండో రోజూ కొనసాగాయి. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళనలో భాగంగా వైద్యులు శనివారం నల్ల బ్యాడ్జీలతో పీహెచ్‌సీల్లో విధులకు హాజరయ్యారు. రోజువారీ వైద్య సేవలు, సంచార చికిత్స శిబిరాలను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దివ్య మాట్లాడుతూ.. దశలవారీగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆదివారం అధికారిక వాట్సాప్ గ్రూప్‌లను బహిష్కరిస్తామన్నారు. ఈ నెల 29వ తేదీన అన్ని పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు నిలిపివేస్తామని, 30న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, అక్టోబర్ ఒకటిన జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, మూడో తేదీ నుంచి విజయవాడలో రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమాలు, వైద్యాధికారుల నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వైద్యులు తమ డిమాండ్లలో భాగంగా జీఓ 99తో కోత విధించిన ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ, ప్రమోషన్లు, ట్రైబల్ అలవెన్సు, 104 సంచార చికిత్స అలవెన్సు, నేషనల్ ఇన్‌క్రిమెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

### కృష్ణానదికి వరద ఉధృతి



జగ్గయ్యపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శనివారం కృష్ణా నది పరీవాహక గ్రామాలైన ముక్త్యాల, వేదాద్రి, రావిరాలలో వరద ఉధృతి కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రాజెక్టుకు చెందిన 17 గేట్లు ఎత్తి 4.60 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. అర్ధరాత్రి సమయానికి ఆరు లక్షల క్యూసెక్కులకు వరద విడుదల చేస్తారని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ముక్త్యాల, రావిరాల గ్రామాల సమీపంలోని పలు వాగులు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

# పంచదశాక్షరీ పాహిమాం



- వైభవంగా దసరా ఉత్సవాలు
- శ్రీలలితాత్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం
- ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భక్తులు



శ్రీలలితాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మకు హారతిస్తున్న అర్చకులు



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ శనివారం శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులను కరుణించారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మూడున్నర గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దుర్గమ్మ దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము టైం స్లాట్‌కు ప్రముఖులు, వీఐపీలు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన వీఐపీ టైం స్లాట్‌లో ఎక్కువ రద్దీ కనిపించింది.

**దుర్గగుడి అధికారులను అడ్డుకున్న పోలీసులు**

శనివారం రెండో షిఫ్టు విధులకు హాజరయ్యే ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందిని పోలీసులు లిఫ్టు వద్ద అడ్డుకున్నారు. లిఫ్టు మార్గంలో ఎవరినీ అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. లిఫ్టు మీదగా కొండ పైకి ఎవరినీ అనుమతించొద్దన్న ఉన్నతాధికారుల ఆదేశాలనే తాము పాటిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులు తీరుతో ఏఈఓలు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు.

**కనకమహాలక్ష్మి, ద్వారకా తిరుమల ఆలయాల నుంచి పట్టువస్త్రాలు**

దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి తరపున ఆ ఆలయ అధికారులు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. కనకమహాలక్ష్మి ఆలయ ఈఓ కె.శోభారాణి, ఆలయ అర్చకులు, అధికారులు పట్టువస్త్రాలతో ఇంద్రకీలాద్రికి చేరుకోగా దుర్గగుడి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు, పూలు, ఉత్తరాంధ్ర సంప్రదాయం ప్రకారం కావడితో అరటిపళ్ల గెలలను అందజేశారు. అనంతరం దుర్గగుడి అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందించారు. దుర్గమ్మకు శనివారం ద్వారకా తిరుమల దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈఓ ఎన్.వి.ఎస్.ఎన్. మూర్తి దంపతులు, చైర్మన్ కుమారుడు నివృత్తి రావుతో పాటు కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రికి రాగా దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఈఓ తదితరులు దుర్గగుడి ఈఓకు పట్టు వస్త్రాలు అందజేశారు.

**అర్చక సత్కారం**

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అర్చకులను ఘనంగా సత్కరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలు, దేవస్థానాలకు చెందిన 200 మంది అర్చకులను సత్కరించి, నగదు పురస్కారాలు అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవదాయ శాఖ కమిషనర్ రామ చంద్రమోహన్ విచ్చేసి అర్చకులను ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.4,500 చొప్పున మొత్తం రూ.9 లక్షలను అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శీనా నాయక్, దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

> శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ ఆదివారం శ్రీమహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీమహాచండీ అమ్మవారిని
>
> **నేటి అలంకారం శ్రీమహాచండీదేవి**
>
> ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. సంకల్పాలు నెరవేరి భక్తులకు విజయం సిద్ధిస్తుంది.



అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ద్వారకా తిరుమల చైర్మన్, ఈఓలు



సారెతో విశాఖపట్నం మహాలక్ష్మి ఆలయ ఈఓ శోభారాణి తదితరులు

**గాలిగోపురం వద్ద పుష్పాలంకరణ**

ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ చేయకపోవడంపై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం గాలిగోపురంతో పాటు లక్ష్మీగణపతి ప్రాంగణంలోనూ పుష్పాలంకరణపై ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపారు.

**చూసిన కనులదే భాగ్యం**

శ్రీగంగాపార్వతి సమేతంగా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం శనివారం సాయంత్రం కనుల పండువగా సాగింది. ఈ వేడుకలో ఆదిదంపతుల వెంట అడుగులో అడుగు వేయాలని భక్తులు పరితపించారు. దసరా ఉత్సవాల వేళ తమకు కలిగిన భాగ్యాన్ని తలుచుకుని మురిసిపోయారు.

### దుర్గగుడిపై నేడు



- ఆదివారం తెల్లవారు జామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనం.
- ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక ఖడ్గమాలార్చన
- ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన
- ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం
- ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన
- సాయంత్రం 5 గంటలకు శ్రీ గంగాపార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం
- సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి
- రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం

### 1.60 లక్షల లడ్డూల విక్రయం

దసరా ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం దేవస్థానానికి రూ.27.66 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 1.60 లక్షల లడ్డూల విక్రయించామన్నారు. ఒక్క లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.2.91 లక్షలు, ఆరు లడ్డూల బాక్సుల ద్వారా రూ.23.42 లక్షలు, ఇతర ఆర్జిత సేవల ద్వారా రూ.1.30 లక్షల మేర ఆదాయం వచ్చిందని వివరించారు. సాయంత్రం ఐదు గంటలకు సుమారు 71 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 18,358 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.

### అడ్డుకున్న పోలీసులు.. వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు



పోలీసులు అడ్డుకోవడంతో ఇబ్బందిపడుతున్న భక్తులు

వృద్ధులు, దివ్యాంగులు ఉచిత బస్సుల్లో, ప్రత్యేక పూజల్లో పాల్గొనేవారు పున్నమి ఘాట్, గాంధీ మునిసిపల్ స్కూల్, మోడల్ గెస్ట్‌హౌస్, స్టేట్‌గెస్ట్ హౌస్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి తమ వాహనాల వద్దకు వెళ్లాలంటే ఘాట్ రోడ్డుకు వెళ్లాలి. శనివారం అమ్మవారి దర్శించుకు అనంతరం వృద్ధులు, దివ్యాంగులు నటరాజ స్వామి గుడి మార్గం నుంచి ఘాట్‌రోడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.



### ఆదిదంపతుల నదీ విహారంపై సందిగ్ధం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆది దంపతులు నదీ విహారం చేసేందుకు అవసరమైన హంసవాహనం ముస్తాబవుతోంది. దుర్గాఘాట్‌లో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయ దశమిని పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణా నదిలో విహరిస్తారు.



ముస్తాబవుతున్న హంస వాహనం

ఇందు కోసం హంసవాహనాన్ని రంగులతో ముస్తాబు చేయడం పూర్తగా, విద్యుత్ దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. అయితే నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో నదీ విహారం అనుమానమేనని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజులుగా మూడు లక్షల క్యూసెక్కు లకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హంసవాహనం (ఫంట్) నదిలోకి వెళ్లడం ఇబ్బందికరమేనని అధికారులు పేర్కొంటున్నారు. దుర్గాఘాట్ వద్దే హంసవాహనంపై ఆదిదంపతులకు పూజలు నిర్వహించి, ఫంటును మూడు సార్లు ముందుకు, వెనక్కి నడిపించి కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం సమాచారం.

# డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తాం

- వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
- పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ



డిజిటల్ బుక్ ఆవిష్కరిస్తున్న దేవినేని అవినాష్, వెల్లంపల్లి, తన్నీరు, భాగ్యలక్ష్మి తదితరులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): 'ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో మా కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, వారికి డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తాం' అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సామాన్యులను కూటమి పార్టీల నాయకులు వేధిస్తున్నారని విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారని గుర్తుచేశారు. రెడ్ బుక్ తరహాలో తాము చిల్లరగా వ్యవహరించబోమని స్పష్టంచేశారు. కూటమి నాయకులతో పాటు కొంత మంది అధికారులు కూడా వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

**అసెంబ్లీకి తాగొచ్చిన బాలకృష్ణ**

నూటికి నూరు పాళ్లు బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చాడని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్ అని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్, నాగబాబు ఏం చేస్తున్నారు, తమ అన్నయ్య చిరంజీవిని వాడూ వీడూ అని బాలకృష్ణ హేళన చేసినా స్పందించరా అని ప్రశ్నించారు. నాగబాబు, పవన్‌కల్యాణ్ తమ అమ్మను తిట్టించిన వారికి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకు చెక్ పెట్టేలా డిజిటల్ బుక్ తీసుకొచ్చామన్నారు. కొందరు అధికారులు కూటమి ప్రభుత్వానికి బానిసలుగా పని చేస్తున్నారని, డిజిటల్ బుక్‌లో ఏ అధికారి పేరు వస్తుందో వారిపై తాము అధికారంలోకి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, పార్టీ జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

## లారీ ఢీకొని పాత్రికేయుడు దుర్మరణం


శ్రీనివాసరావు మృతదేహం


శ్రీనివాసరావు (ఫైల్ )

గన్నవరం: లారీ ఢీకొని సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక గొడపేటకు చెందిన నెక్కలపు శ్రీనివాస రావు(50) ప్రజాశక్తి విలేకరిగా, వీకేఆర్ కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కళాశాల విధులకు హాజరై తిరిగి బైక్‌పై గన్నవరం బయలుదేరారు. దుర్గాపురంలోని హెచ్‌సీఎల్ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బీవీ. శివప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసరావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా పనిచేసిన శ్రీనివాస రావుకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

## గుర్తు తెలియని భవానీ మాలధారుడు మృతి

హనుమాన్‌జంక్షన్ రూరల్:చెన్నై–కోల్‌కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం అంపాపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొటనంతో భవానీ మాల ధరించిన వ్యక్తి దుర్మరణం చెందాడు. అంపాపురంలోని పతాంజలి పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న టీ స్టాల్‌లో శనివారం టీ తాగి రోడ్డు దాడుతుండగా ఓ వాహనం భవానీ మాల ధరించిన వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోతుందని స్థానికుల నుంచి సమాచారం అందటంతో వీరవల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు సుమారు 55 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని, మృతుడి దుస్తుల్లో అడ్రస్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనాన్ని పట్టుకునేందుకు వీరవల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.



# గుట్టుగా గురుకుల పాఠశాల తరలింపునకు యత్నం!

- ఏడేళ్ల క్రితం మూతబడిన కాలేజీలో ఏర్పాటుకు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
- గతంలో ఇదే భవనాన్ని తిరస్కరించిన ఏపీఆర్ స్కూల్ సెక్రటరీ


గురుకుల పాఠశాల విద్యార్థినుల పేరెంట్స్‌తో మాట్లాడుతున్న మస్తాన్


తరలించనున్న ఈదర గ్రామంలో పొలాల మధ్య ఉన్న భవనం


భవానీపురం ఐరన్ యార్డ్‌లో ఉన్న స్కూల్ భవనం

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ (మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయం)ను గుట్టుగా తరలించేందుకు చేస్తున్న యత్నం వివాదాస్పదమైంది. విజయవాడ భవానీపురంలోని ఐరన్‌యార్డ్ ప్రాంతంలో ఉన్న గురుకుల పాఠశాలను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం బొద్దనపల్లెకు మార్చాలని ఏపీఆర్ స్కూల్ సెక్రటరీ వి.ఎస్.మస్తానయ్య ఈ నెల ఐదో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ గీతాంజలి సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం దసరా సెలవులకు విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. ఈ తరుణంలో తమకు సమాచారం ఇవ్వకుండా స్కూల్ తరలించే యత్నాలను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పాఠశాలను మారుమూల గ్రామంలో సుమారు ఏడేళ్ల క్రితం మూతబడిన కుంద ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఎటువంటి రక్షణ లేని కాలేజీ భవనంలోకి తరలిస్తే, అక్కడ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

**గతంలో వద్దని.. ఇప్పుడు కావాలని..**

విద్యాధరపురంలోని ఆర్టీసీ ట్రైనింగ్ స్కూల్ భవనంలో గురుకుల పాఠశాల 16 ఏళ్ల నడిచింది. ఆర్టీసీ యాజమాన్యం ఖాళీ చేయాలనటంతో నాలుగేళ్ల క్రితం భవానీపురం ఐరన్ యార్డ్‌లోని ఒక భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ జిల్లాల నుంచి సుమారు 211 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది జూలైతో భవనం అద్దె అగ్రిమెంట్ గడువు ముగిసింది. అంతకు ముందు నుంచి వేరే భవనం కోసం గాలిస్తున్నారు. ఈదర గ్రామంలో ఉన్న కుంద ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన డిగ్రీ కాలేజీ భవనాన్ని గతంలో పరిశీలించగా ఎక్కడో దూరంగా మారుమూల ఉండటంతో ఏపీఆర్ స్కూల్స్ సెక్రటరీ వి.ఎస్.మస్తానయ్య తిరస్కరించారని సమాచారం. ఆయనే ఇప్పుడు అదే భవనంలోకి మార్చాలని ఉత్తర్వులు జారీ చేయడానికి ఈ గురుకుల పాఠశాలలో గతంలో ప్రిన్సిపాల్‌గా పని చేసిన వ్యక్తి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న స్కూల్‌ను వేరే జిల్లాకు మార్చకూడదన్న జీఓ ఉంది. అయినా అధికారులు దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం గమనార్హం. పాఠశాల తరలింపు విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్‌కే మస్తాన్ స్కూల్ వద్దకు వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు.

### తరలింపు గోప్యంగా ఉంచమన్నారట



పాఠశాల తరలింపుపై మాకు సమాచారం లేదు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఇక్కడ నుంచి మార్చటం సమ్మతమా? కాదా? అని అడగాలి కదా? ప్రిన్సిపాల్‌ను అడిగితే తరలింపు విషయాన్ని గోప్యంగా ఉంచాలని సెక్రటరీ చెప్పారని అంటున్నారు. పిల్లలకు ఏ రాత్రిపూటో సుస్తీ చేస్తే ఆస్పత్రికి తరలించాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలకు రక్షణ, ఆస్పత్రి, రవాణా వసతి ఉన్న ప్రాంతానికి మారిస్తే అభ్యంతరం లేదు.

– మహాలక్ష్మి, స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్

### నగరంలోనే ఆడపిల్లలకు రక్షణ లేదు



నగరం, పట్టణాల్లో ఉంటేనే ఆడపిల్లలకు రక్షణ లేదు. అటువంటిది మెయిన్ రోడ్డుకు ఐదు కిలోమీటర్ల లోపల, చుట్టూపొలాల మధ్య ప్రహరీ లేని పాత కాలేజీ భవనంలోకి మారిస్తే పిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుంది. రాత్రి అయితే నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతానికి మందుబాబులు, గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వారు వస్తే పరిస్థితి ఏంటి? అక్కడే క్వార్టర్స్‌లో ఉంటామని చెబుతున్న స్కూల్ సిబ్బంది వారి నుంచి పిల్లలను రక్షించగలరా?

– షేక్ హసీనా, విద్యార్థిని తల్లి

### ప్రజాప్రతినిధులకు విన్నవించాం



పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యా శాఖ మంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ఆఫీసుల్లో వినతి పత్రాలు అందజేశాం. ఇంత వరకు ఎవరూ స్పందించలేదు. నగరానికి 20 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న ప్రాంతానికి స్కూల్‌ను మారిస్తే, అక్కడ ఏదైనా జరిగితే మేము వెళ్లాలన్నా గంట సమయం పడుతుంది. స్కూల్ భవనం ఎక్కడున్నా సమస్యలు ఎదురవుతుంటాయని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా చెబుతున్నారు.

– భూమన రామకృష్ణ, స్కూల్ పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్

## సామాన్య భక్తులకే పెద్దపీట



లబ్బీపేట(విజయవాడతూర్పు):దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. అందుకోసం అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా శనివారం జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశాతో కలిసి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు సామాన్య ప్రజలు ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నారు, వారికి క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను పరిశీలించారు. సామాన్య భక్తులు లాగా వినాయక టెంపుల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నడుచుకుంటూ పర్యవేక్షించారు. అంతరాలయం, శివాలయం ఏరియా, మహామండపం, లిఫ్ట్ మార్గం, అన్నదానం, ప్రసాదం తయారు చేసే ఏరియాలను, కనకదుర్గా నగర్, ప్రసాదం కౌంటర్లు, రథం సెంటర్, వినాయక టెంపుల్, కేశఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు అనధికారికంగా లిఫ్ట్ మార్గం ద్వారా దర్శనాలకు తీసుకువెళుతున్నారనే సమాచారం మేరకు లిఫ్ట్ మార్గాన్ని పరిశీలించి అక్కడి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. అన్నదానం జరిగే ప్రదేశం వద్ద భక్తులను ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం క్యూలైన్లను పరిశీలించి అక్కడి సిబ్బందికి భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ సంయమనం పాటించాలని ఆదేశించారు. వారి వెంట ఎస్పీ గంగాధర్, పశ్చిమజోన్ ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్ తదితరులు ఉన్నారు.

## బావిలో మృతదేహం లభ్యం

జగ్గయ్యపేట అర్బన్:పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం శివారు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని నేల బావిలో వ్యక్తి మృతదేహం లభించింది. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించి విచారణ చేయగా పట్టణంలోని కమ్మరి బజారుకు చెందిన షేక్ ఖాసిం(38) అనే వ్యక్తి అని గుర్తించారు. బావిలో మునిగి ఉన్న మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి 10 నుంచి 15 రోజుల క్రితమే మృతిచెందినట్లు తెలుస్తుంది. శరీరమంతా పురుగులు పట్టి ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించనున్నట్లు తెలిపారు.

## దుర్గగుడి కమిటీ నియామకంపై దోబూచులాట!

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ):రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పాలకవర్గం నియామకంపై కూటమి ప్రభుత్వం డైలమోలో పడిందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇటీవల కొన్ని పేర్లతో లిస్టులను విడుదల చేసింది. ఆ పేర్లన్నీ వివిధ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ కనిపించాయి. అందులో భాగంగా వారం పది రోజుల క్రితం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పేరు వాట్సాప్ గ్రూప్‌ల్లో ప్రత్యక్షమైంది. ఆ తరువాత శుక్రవారం రాత్రి ఆలయ పాలకవర్గం అంటూ 16 మంది పేర్లతో కూడిన లిస్టును సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అయితే శనివారం సాయంత్రం వరకూ ఆలయ పాలకవర్గానికి సంబంధించి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాకపోవటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో కూటమి పార్టీల నేతలు సైతం ఏమి జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. శనివారం మరో లిస్టు బయటకు రావటంపై గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, భారతయ జనతా పార్టీ, జనసేనలకు చెందిన పేర్లను లిస్టులో ఉంచారు. అయితే ఇంకా పేర్లు మార్పు ఇంకా పెరుగుతాయని ఆయా పార్టీల నేతలు ఆశాభావంతో ఉన్నారు. కూటమి పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో హల్‌చల్ చేస్తున్నారు. వారికి ఆలయ, పోలీసు అధికారులకు మధ్య దర్శనాల విషయంలో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆలయ పాలకలవర్గం పేరుతో పేర్లు బయటకు రావటంతో వారిలో చాలా మంది కొండపైకి చేరుకొని హల్‌చల్ చేస్తున్నారు. ఎటువంటి ఉత్తర్వులు రాకుండా ఆలయ చైర్మన్, కమిటీ సభ్యుల పేర్లతో కూటమి నేతలు హడావుడి చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

## రూ.64 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

పెనమలూరు: పోరంకిలో ఓ వ్యక్తి వద్ద సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.64,15,000 స్వాహా చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... పోరంకికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీఐపీ ఫిన్‌వేవ్ వెల్త్ మేనేజిమెంట్ గ్రూప్‌లో జూలై 8వ తేదీన సభ్యుడిగా చేర్చారు. ఆ తరువాత గ్రూప్ నిర్వాహకుడు పినాకిన్ స్టాక్ మార్కెట్‌కు సంబంధించి మెసేజ్‌లు పెట్టి లాభాలు గడించవచ్చని ఆశ చూపారు. ఆ తరువాత ఫిన్‌వేవ్ యాప్‌లో చేర్చారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు గడించవచ్చని నమ్మించారు. దీంతో బాధితుడు పలు దఫాలుగా రూ. 64.15 లక్షలు ఆన్‌లైన్ ద్వారా పెట్టుబడులు పెట్టాడు. ఆ తరువాత తాను మోసపోయానని బాధితుడు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

## నేటి నుంచి జాతీయ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్


పోస్టర్‌ను విడుదల చేస్తున్న దృశ్యం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఆదివారం నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 6వ జూనియర్, సీనియర్–సీ విభాగాల నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2025–26 నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగాసన భారత్, ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జూనియర్స్ (14 నుంచి 18 ఏళ్లు), సీనియర్–సీ (45 నుంచి 55 ఏళ్లు) వారు ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. బాల బాలికల విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, గ్రూపు, ట్రెడిషనల్ స్పెసిఫికేషన్, ఆర్టిస్టిక్, సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ ఈవెంట్లతో పాటు సీనియర్–సి విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, స్పెసిఫికేషన్ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని అంతర్జాతీయ యోగాసన పోటీల్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, యోగాసన భారత్ స్పోర్ట్స్ ప్రతినిధి శ్రేయస్ మార్కండేయ, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె.రామకృష్ణ, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు.

## దుర్గమ్మను దర్శించుకున్న చత్తీస్‌ఘడ్ వాసులు


అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన చత్తీస్‌ఘడ్ భక్తులు


ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు చత్తీస్‌ఘడ్ నుంచి భక్తులు విచ్చేశారు. సుమారు 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక వాహనంపై విజయవాడకు విచ్చేసి వినాయకుడి గుడి నుంచి క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తమ సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి తాము పండించిన పలు పండ్లను అందచేశారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఏటా పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి వస్తుంటామని చెప్పారు. అమ్మవారి దయతో తామంతా ఏ ఇబ్బంది లేకుండా సుఖసంతోషాలతో ఉంటున్నామని పేర్కొన్నారు. దర్శనం అనంతరం కొండపై ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. తమ గ్రామానికి చెందిన వారితో పాటు బంధువులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందచేస్తామన్నారు.

## సీఎం పర్యటనపై సమీక్ష



వన్‌టౌన్(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల నేపథ్యంలో మూలానక్షత్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని అధికారులు బందోబస్త్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. కమాండింగ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశా, నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో శీనా నాయక్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. 29వ తేదీన మూలనక్షత్రం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని సూచించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అమ్మవారి దర్శనం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చివరి ఐదు రోజుల్లో స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారని పేర్కొన్నారు. నీరు, పాలు, ఆహారం మొదలైనవి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

## హస్తకళలు కాపాడుకోవాలి


వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న సురేష్ కుమార్

భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశ సంస్కృతిలో భాగమైన హస్తకళలు కనుమరుగవ్వకుండా కాపాడుకోవాలని సీఆర్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో 'అపిటికో', రాష్ట్ర హస్తకళాకారుల సంస్థలు శనివారం సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ భిన్న మతాలు, జాతులు, తెగల సంస్కృతుల మధ్య దేశంలో కొనసాగతోన్న ఏకత్వానికి హస్తకళారూపాలు, నాట్య, సంగీత, సాహిత్యాలు దోహదపడతాయని పేర్కొన్నారు. తరతరాల నుంచి వస్తున్న హస్తకళల వారసత్వాన్ని భవిష్యత్ తరాలు అందిపుచ్చుకునేలా కృషి చేయాలని సూచించారు. హస్తకళల వృత్తి నైపుణ్యాన్ని, వ్యాపార ధోరణులను నేర్చుకోవాలని కోరారు. ప్రస్తుత అధునాతన వాణిజ్య పోకడలతో తమ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని తెలిపారు. మన హస్తకళాకృతులను అమెజాన్ వంటి సంస్థల సహకారంతో దేశవిదేశాల్లో ఖ్యాతి గడించాలని ఆకాంక్షించారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లాభపడాలని కోరారు. ప్రొఫెసర్ ఆదినారాయణ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ సదుపాయాలపై హస్తకళాకారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్ పి.సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.